www.prajasakti.com

ప్రజాశక్తి

మంగళవారం 10 అక్టోబర్ 2023 5

పశ్చిమ గోదావరి



పని ఒత్తిడితో సర్వేయర్ ఆత్మహత్య



దుర్గా రామగుప్త (ఫైల్‌ఫోటో)

ప్రజాశక్తి - గణపవరం

పని ఒత్తిడి ఎక్కువ కావడంతో గ్రామ సర్వేయర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జల్లికాకినాడలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జల్లి కాకినాడకు చెందిన అద్దేపల్లి దుర్గా రామగుప్త(25) ఉండి మండలం కోలమూరులో సచివాలయ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ రీసర్వే కారణంగా ఆదివారం కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని తమవద్ద ఆవేదన వ్యక్తం చేశాడని బంధువులు తెలిపారు. రీ సర్వే పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి ఎక్కువైన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు తెలిపారు. తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.

బంతిబంతికీ బెట్టింగ్..!



- ఉమ్మడి జిల్లాలో జోరుగా క్రికెట్ పందేలు
- ప్రపంచ కప్ నేపథ్యంలో రెచ్చిపోతున్న బుకీలు
- బైండోవర్‌లు, తనఖీలు లేని పరిస్థితి
- పోలీసుల నిర్లక్ష్యంపై సర్వత్రా చర్చ
- పలు జిల్లాల్లో ఎస్‌పిలే నేరుగా రంగంలోకి
- స్పెషల్ బ్రాంచ్ వైఫల్యమే కారణం

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఉమ్మడి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. బంతిబంతికీ పందేలు కాస్తూ బుకీలు రెచ్చిపోతున్నారు. మ్యాచ్ మొదటి బంతి నుంచి ఆఖరి బాల్ వరకూ ఈ బెట్టింగ్‌ల జోరు కొనసాగడంతో కోట్లాది రూపాయలు చేతులుమారుతున్నాయి. ఇంతలా బెట్టింగ్‌లు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోడి పందేల నుంచి అన్ని బెట్టింగ్‌ల్లోనూ ఉభయగోదావరి జిల్లాలు కేరాఫ్ అడ్రస్ మారుతున్నాయని పలువురు పేర్కొనడం విశేషం. సాధారణ క్రికెట్ మ్యాచ్‌లు జరిగేటప్పుడే బెట్టింగ్‌లు పెద్దఎత్తున సాగే జిల్లాలో ఇక ప్రపంచకప్ క్రికెట్ పోటీల నేపథ్యంలో బెట్టింగ్‌ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. క్రికెట్ బెట్టింగ్‌లు పెద్దఎత్తున జరుగుతాయని తెలిసినా పోలీసులు మాత్రం తమకు సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో అనేక మంది క్రికెట్ బుకీలను పట్టుకుని చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రపంచకప్ టోర్నీలు జరిగే సమయంలో గతంలో పట్టుబడిన క్రికెట్ బుకీలకు, అందుకు సహకరిస్తున్న వారిని ముందస్తుగా బైండోవర్ చేయడం, హెచ్చరించడంతోపాటు, నిరంతరం పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఈనెల ఐదో తేదీన ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఈసారి ఇండియాలోనే ప్రపంచ టోర్నీ జరుగుతోంది. దీంతో ఇండియా కప్ గెలవాలని సగటు భారతీయులంతా కోరుకుంటారు. మిగిలిన దేశాల మ్యాచ్‌లు జరిగినప్పుడుకంటే ఇండియా బరిలో దిగిన మ్యాచ్‌ల సమయంలో క్రికెట్ బెట్టింగ్‌లు రూ.కోట్లలో సాగుతాయి. ఆదివారం జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై రూ.కోట్లలో క్రికెట్ బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. పెద్దఎత్తున సొమ్ములు చేతులు మారినట్లు ప్రచారం సాగుతుంది. బుకీలు ఆన్‌లైన్ ద్వారా యువతను బెట్టింగ్‌ల ఉచ్చులోకి లాగుతున్నారు. గతంలో క్రికెట్ బెట్టింగ్‌ల్లో సొమ్ములు పోగొట్టుకుని ఎంతోమంది యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. హోటల్ గదుల్లో, బిల్డింగ్‌లల్లో ఎక్కడికక్కడే అక్రమ క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఏ బంతికి ఎన్ని పరుగులు వస్తాయో కూడా బెట్టింగ్‌లు కడుతున్నారు. బెట్టింగ్‌ల ఉచ్చులోపడి ముఖ్యంగా చదువుకునే యువత తప్పుదోవ పడుతోంది. ప్రపంచ కప్ వంటి పెద్దటోర్నీ జరిగేప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు అసలు పట్టనట్లు వ్యవహరించడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల నిఘా కొనసాగుతుందన్న సంకేతాలు సైతం లేకుండాపోయాయి. దీంతో తమను ఎవరు ఆపేదంటూ బెట్టింగ్ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. రాయలసీమ వంటి జిల్లాల్లో సైతం నేరుగా ఎస్‌పిలే రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తూ క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మాత్రం క్రికెట్ బెట్టింగ్‌లకు అడ్డుకట్ట వేసేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పోలీసులు ఇంత మౌనంగా ఉన్నారేంటి అంటూ పెద్దఎత్తున విమర్శలు జనాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈనెల 14వ తేదీన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇక ఆ రోజు బెట్టింగ్‌ల రోజు పెద్దఎత్తున సాగనుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ క్రికెట్ బెట్టింగ్‌లు జోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్‌లకు సంబంధించి ఉన్నతాధికారులకు సరైన సమాచారం అందించడంలో స్పెషల్ బ్రాంచ్ విభాగం విఫలమైందన్న చర్చ సైతం ప్రజల్లోనూ, పోలీసుల్లోనూ నడుస్తోంది.



భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న నేతలు

ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జుత్తిగ నరసింహమూర్తి

రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం మోటార్ సైకిల్ యాత్ర

మడుగుపోలవరం నుంచి భీమవరం కలెక్టరేట్ వరకూ సాగిన యాత్ర

సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా

ప్రజాశక్తి - భీమవరం



మడుగుపోలవరంలో యాత్రను ప్రారంభిస్తున్న కేతా గోపాలన్

వైసిపి ప్రభుత్వం వచ్చాక రోడ్ల అభివృద్ధిని గాలికొదిలేసిందని, ఫలితంగా పాడైపోయిన రోడ్లలో ప్రమాదాలు సంభవించి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని తక్షణం రహదారులను నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. అస్తవ్యస్తంగా మారిన నవుడూరు జంక్షన్ నుంచి మడుగుపోలవరం లంక వరకూ రోడ్డు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, వీరవాసరం, నవుడూరు రోడ్డు, పంజా వేమవరం, రాయకుదురు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని, తక్షణం ఆర్‌అండ్‌బి అధికారులు, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మడుగుపోలవరం లంక నుండి జిల్లా కలక్టరేట్ వరకూ సిపిఎం మోటార్ సైకిళ్ల యాత్ర నిర్వహించింది. సుమారు 25 కిలోమీటర్ల మేర ఈ మోటార్ సైకిల్ యాత్ర సాగింది. జనసేన, టిడిపి ఈ యాత్రకు సంఘీభావం తెలిపాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రెండు కిలోమీటర్ల వరకూ యాత్రలో పాల్గొన్నారు. భీమవరం కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడారు. 2020 నుండి దఫదఫాలుగా రోడు వేయాలని, గోతులు పూడ్చి ప్రజల ప్రాణాలు నిలబెట్టాలని ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. జులై 27న జోరున వర్షంలో ఆందోళన చేసి స్పందనలో జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం అందించడం జరిగిందన్నారు. రెండు నెలల వ్యవధిలో వీరవాసరం, నవుడూరు రోడ్డులో 4, నవుడూరు సెంటర్ కొణితివాడ రోడ్డులో 7 మోటారు సైకిల్ ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ ప్రమాదాల్లో వాహనదారులు గాయాలపాలై ఆసుపత్రులపాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాథుడే లేదని విమర్శించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి రోడ్లను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ పి.ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ ప్రశాంతి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ పోతుల మృత్యుంజయ, బి.సూర్యచంద్రరావు, లింగం సత్యనారాయణ, యాళ్లబండి నారాయణ, తాళ్లూరి రాము, అయినపూడి బాబూరావు పాల్గొన్నారు.

వీరవాసరం :ప్రజలకు ప్రాణసంకటంగా మారిన అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై ఆర్‌అండ్‌బి అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అంటూ సిపిఎం జిల్లా నాయకులు కేతా గోపాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో చెరువులను తలపిస్తున్న రోడ్లను బాగు చేయాలంటూ సిపిఎం జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి ఆధ్వర్యంలో చేపట్టిన మోటార్ సైకిల్ యాత్రను సోమవారం కేతా గోపాలన్ జెండా ఊపి ప్రారంభించారు. మండలంలోని మడుగుపోలవరం నుంచి భీమవరం కలెక్టరేట్ వరకూ సాగే ఈ యాత్రలో గోపాలన్ మాట్లాడారు. సంక్షేమం పేరుతో ఈ ప్రభుత్వం అభివృద్ధి మర్చిపోయిందని విమర్శించారు. కొన్ని సంవత్సరాలుగా సిపిఎం ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరవాసరం - పెనుమంత్ర ఆర్‌అండ్‌బి రహదారి వెంబడి ఉన్న గోతుల వల్ల అనేక మంది ప్రమాదాలకు గురై గాయాల పాలైనా అధికారులకు కన్పించకపోవడం బాధాకరమన్నారు. 2020 నుంచి అధ్వానంగా ఉన్న ఆర్‌అండ్‌బి రహదారుల మరమ్మతుల కోసం సిపిఎం ఆధ్వర్యాన పెనుమంత్ర సెంటర్ నుంచి వీరవాసరం వరకూ పాదయాత్ర చేసి ఆశాఖాధికారులకు వినతిపత్రం అందజేశారు. అదే సంవత్సరం వీరవాసరం తూర్పు చెరువు సెంటర్ వద్ద నిరసన దీక్ష చేశామని తెలిపారు. మరలా ఆర్‌అండ్‌బి కార్యాలయం వద్ద ధర్నా చేశామని, మడుగుపోలవరం నుంచి నవుడూరు సెంటర్ వరకూ వచ్చే ఆర్ అండ్‌బి రోడ్డు వెడల్పు చేయాలని నవుడూరు సెంటర్‌లో నిరసన చేశామని తెలిపారు. ఇన్ని దఫాలుగా ఆందోళనలు, ఫిర్యాదులు చేసినా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నుంచి హామీలు తప్ప ఆచరణలేదన్నారు. జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ అనేక సార్లు మండలంలోని రోడ్ల దుస్థితిపై అధికారులను ప్రశ్నించగా టెండర్లు పిలిచామంటూ పనులు ప్రారంభిస్తున్నామంటూ చెప్తారు తప్ప ఇంతవరకూ మరమ్మతులు ముందుకు సాగిన దాఖలాలేవని తెలిపారు. ఆర్‌అండ్‌బి అధికారులు యుద్ధ ప్రాతిపదిక రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన, టిడిపి మద్దతు తెలిపిన కార్యక్రమంలో లింగం సత్యనారాయణ, పోతుల మృత్యుంజయ, బత్తుల విజయకుమార్, యాళ్లబండి నారాయణమూర్తి, తాళ్లూరి రాము, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, అయినపూడి బాబూరావు పాల్గొన్నారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి : కలెక్టర్

ప్రజాశక్తి - భీమవరం

స్పందన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 346 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన దరఖాస్తులు మళ్లీ రీఓపెన్ అవ్వనివిధంగా పరిష్కారం చూపాలన్నారు. మండలస్థాయిలో స్పందన కార్యక్రమం అత్యంత బాధ్యతతో నిర్వహించినట్లయితే జిల్లా స్పందన కార్యక్రమానికి ఎక్కువ ప్రజలు వచ్చే అవకాశం ఉండదని, మండల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి నమ్మకంతో ఇక్కడకు వస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, డిఎల్‌డిఒ కెసిహెచ్ అప్పారావు, డిఎస్‌పి బి.శ్రీనాథ్ పాల్గొన్నారు.

ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలి : జెసి

ప్రజాశక్తి - భీమవరం రూరల్



మాట్లాడుతున్న జెసి రామ్ సుందర్‌రెడ్డి

రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాల్సిన సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై అవగాహన, శిక్షణ సదస్సును సంబంధిత అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, టెక్నికల్ అసిస్టెంట్లకు నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెసి మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేందుకు కార్యాచరణ రూపొందించు కోవాలన్నారు. రైతు పండించిన ధాన్యం అంతా కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా స్నేహపూరిత వాతావరణంలో అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. జిల్లాలో 314 రైతు భరోసా కేంద్రాల పరిధిలో లక్షా 95 వేల 873 ఎకరాలు వరి సాగు చేపట్టినట్లు తెలిపారు. 4 లక్షల 65 వేల 393 మెట్రిక్ ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన తాడేపల్లిగూడెం రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలన్నారు. హమాలీ, వాహనాలు, గోనె సంచులు ఖర్చులను ఆ రైతు పెట్టుకుంటే తిరిగి ఆ నగదును రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండే సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పూర్తి స్థాయిలో టెక్నికల్ పరికరాలు, తగినన్ని గోనె సంచులు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం ఆర్‌డిఒ కె.చెన్నయ్య, సివిల్ సప్లరు కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్, డిఎస్ఒ ఎన్.సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డిసిఒ ఎం.రవికుమార్, ఎఎస్ఒఎం.రవిశంకర్, తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.



ఎపిఎం సుభాషిణికి వినతిపత్రం అందజేస్తున్న విఒఎలు

సమస్యలు పరిష్కరించాలని విఒఎల నిరసన

ప్రజాశక్తి - మొగల్తూరు

విఒఎల విలీనాన్ని ఉపసంహరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్ఆర్ క్రాంతి పథం కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో విఒఎలు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విఒఎల కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దుచేసి, సిబిఒహెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. వయసు పైబడిన వారికి అనారోగ్యంతో ఉన్నవారికి వారి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించి జెండర్, వయసు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలని కోరారు. అనంతరం ఎపిఎం సుభాషిణికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో రేపు విజయ, మేళం అంజలీదేవి, వాటాల వెంకటలక్ష్మి, దొడ్డ దుర్గ, దొంగ పార్వతి ఉన్నారు.

సకాలంలో జీతాలివ్వకపోవడం సిగ్గుచేటు

యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయరామరాజు

ప్రజాశక్తి - భీమవరం

ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు జీతాలు 9వ తేదీ వచ్చినంతవరకూ చెల్లించకపోవడం సిగ్గుచేటని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు విమర్శించారు. వెంటనే సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాల కోసం పెన్షనర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. గడిచిన ఆరు నెలలుగా ప్రతి నెలా 5వ తేదీ తర్వాతే ఎక్కువమంది పెన్షనర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం జరుగుతోందని తెలిపారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. బ్యాంకుల్లో తీసుకున్నలోన్లు, వాటి ఇఎంఐలు సకాలంలో చెల్లించలేకపోవడం వల్ల బ్యాంకుల్లో వడ్డీలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. అలాగే సెప్టెంబర్ నెల జీతం ఇప్పటికీ ఉపాధ్యాయులకు అందలేదని పేర్కొన్నారు. గత ఉద్యోగ, ఉపాధ్యాయ సమావేశంలో పెన్షనర్స్, ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పిఎఫ్, డిఎ ఇతర బకాయిలు సెప్టెంబర్ నాటికి చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకూ నెరవేర్చలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రతి నెలా జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వం జీతాలు చెల్లింపుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

ఒపిఎస్‌ను అమలు చేయాలి

ఎపిటిఎఫ్ జిల్లా కన్వీనర్ రమణ

భీమవరం:ప్రభుత్వం సామాజిక బాధ్యతగా ఉద్యోగి ఉద్యోగవిరమణ అనంతరం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎపిటిఎఫ్ - 1938 జిల్లా కన్వీనర్ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను తక్షణం చెల్లించాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎపిటిఎఫ్ - 1938 జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిటిఎఫ్ జిల్లా శాఖ కన్వీనర్ రమణ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగి 30 ఏళ్లకుపైగా సర్వీస్ చేసి రిటైర్ అయితే సామాజిక భద్రత లేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని పోరాడితే జిపిఎస్‌ను ప్రభుత్వం తీసుకురావడాన్ని ఎపిటిఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. తక్షణం పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డిఎల బకాయిలు, ఉద్యోగులకు క్యాష్ రూపంలో రావాల్సిన బకాయిలు, మెడికల్ బిల్స్ తదితర పెండింగ్ బకాయిలను తక్షణం మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 29న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎస్ జిల్లా కన్వీనర్ శ్రీవల్లి, నరసాపురం డివిజన్ కన్వీనర్ నాగరాజు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించాలి : కలెక్టర్

భీమవరం :గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడంతోపాటు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన జిల్లాస్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జిల్లా ఎస్‌పి యు.రవి ప్రకాష్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ సంబంధిత సమస్యలను పరిష్కరించడంతోపాటు గంజాయి, ఇతర డ్రగ్స్ సాగు, రవాణా, వినియోగాన్ని నియంత్రించడంలో సంబంధిత శాఖలు సమన్వయంగా కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమానికి సంబంధించి సదస్సులను నిర్వహించడంతోపాటు, సంబంధిత మాదకద్రవ్యాలు ఎలా ఉంటాయో కూడా వారికి చూపించాలన్నారు. జిల్లాలో డ్రగ్‌డి అడిక్షన్, పునరావాస కేంద్రం కావాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన చర్యలను తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్‌పి రవిప్రకాష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమ గంజాయిని అరికట్టడంతోపాటు జిల్లాలో గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని, కచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2022 - 2023 సంవత్సరాల్లో అరెస్టయిన గంజాయి నేరస్తులు 310, పెడ్లర్లు 217 మందిపై మొత్తం 64 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్ఎబి అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎటివి రవికుమార్ మాట్లాడుతూ గంజాయి నేరస్తులపై 9 కేసులు నమోదుచేసి 27 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గుర్తించబడిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డిఒ దాసి రాజు, డిఇఒ ఆర్.వెంకటరమణ, డిఐఇఒ వికె.మల్లేశ్వరరావు, జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ అబిద్ అలీషేక్, జిల్లా ఎక్సైజ్ అధికారి ఎల్.రంగారెడ్డి పాల్గొన్నారు.



మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

ఎపి నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం


విద్యార్థులు చిన్నతనం నుంచే పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఎపి నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్ రెడ్డి సూచించారు. తణుకు పట్టణంలోని బెల్ వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న 106 మంది విద్యార్థులు శుక్రవారం నిట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రాంగణంలోని ప్రయోగశాలలు, వర్క్ షాపులు, గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దినేష్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే మార్కులొక్కటే సరిపోవని, ప్రతి విద్యార్థి వివిధ అంశాల్లోలోతైన విశ్లేషణ, వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిందేనన్నారు. విద్య, వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి మరింత పెరుగుతుందని వివరించారు. రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి.సందీప్ మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యం నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేస్తే అవి వారికి వెలకట్టలేని విజ్ఞానాన్ని అందిస్తాయన్నారు. లక్ష్య సాధనకు ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగితే విజయ శిఖరాలను సులువుగా చేరుకోవచ్చని వివరిం చారు. ఈ కార్యక్రమంలో బెల్ వెదర్ స్కూల్ డైరెక్టర్ దీపక్, ఉపాధ్యాయులు కళ్యాణి, అఖిల్, రాకేష్ పాల్గొన్నారు.

ప్రజారోగ్యానికి పెద్ద పీట

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మహేశ్వరరావు

ప్రజాశక్తి - పాలకోడేరు

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మహేశ్వరరావు అన్నారు. పెన్నాడ అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఒ మహేశ్వరరావు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు అందజేశారు. అనంతరం జరిగిన సభకు సర్పంచి చిల్ల అనూష సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఒ మహేశ్వరరావు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆరోగ్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలందించాలని, ఉచితంగా మందులు కూడా సరఫరా చేయాలని అన్నారు. సర్పంచి అనూష సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ రాకుండా ఉండాలనే ముఖ్యోద్దేశంతో జగనన్న ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం విజయవంతం చేసిన హెల్త్ సిబ్బంది, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ షేక్ హుస్సేన్, ఎంపిడిఒ నూకల మురళీగంగాధర్, పంచాయతీ కార్యదర్శి కె.లక్ష్మి, సర్పంచుల ఛాంబర్ మండల ప్రధాన కార్యదర్శి బొల్ల శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యురాలు స్వర్ణలత పాల్గొన్నారు.



జయశ్రీని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం, విద్యార్థులు

జాతీయస్థాయిలో జయశ్రీ ప్రతిభ

ప్రజాశక్తి - భీమవరం రూరల్

ఎస్‌ఆర్‌కెఆర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఆముదాలపల్లి జయశ్రీ హైదరాబాద్‌లో జాతీయ స్థాయిలో ఐదు రాష్ట్రాల పరిధిలో జరిగిన మాస్టర్ ఆరేటర్ ఛాంపియన్‌షిప్ ఇంగ్లీష్ స్పీకింగ్ కాంపిటీషన్‌లో ప్రథమ స్థానంలో నిలిచిందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.జగపతిరాజు చెప్పారు. ఈ నెల ఎనిమిదో తేదీన హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, నాగ్‌పూర్ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో 126 మంది పోటీల్లో నిలబడగా జయశ్రీ మొదటి స్థానంలో నిలిచి సుమారు రూ.1.50 లక్షల విలువైన ల్యాప్‌టాప్ బహుమతిగా అందుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాలలో సోమవారం ఉదయం వందలాదిమంది విద్యార్థులు జయశ్రీకి అరుదైన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి కళాశాల ప్రాంగణంలో ఆమెను ఊరేగించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి.మురళీకృష్ణంరాజులు జయశ్రీని, ఆమె తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్, ఫారిన్ లాంగ్వేజెస్ హెడ్ డాక్టర్ బిహెచ్‌వివిఎస్.లక్ష్మి, డాక్టర్ ఎ.శంకర్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడారు. విద్యార్థి ప్రతినిధులు బోస్ట్ మాస్టర్ క్లబ్ అధ్యక్షులు ఎల్.కరుణాకర్ జయశ్రీని అభినందించారు.

తపాలా శాఖ వారోత్సవాలు ప్రారంభం

ప్రజాశక్తి - భీమవరం రూరల్

భీమవరం హెడ్ పోస్టాఫీస్‌లో శ్రీవిజ్ఞానవేదిక, తపాల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ తపాల శాఖ వారోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. బ్రిటీష్ కాలం నుంచి తపాల శాఖ అమల్లో ఉందని, ప్రభుత్వ శాఖలో అతి కీలకమైన శాఖ తపాల శాఖ అని సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ పి.సుబ్రహ్మణ్యం అన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు కలిగి ఉన్నారన్నారు. హెడ్ పోస్ట్‌మాస్టర్ ఎస్.ఎస్.రామాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 16 వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, పోస్టల్ సంక్షేమ పథకాలు, ఇన్సూరెన్స్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పోస్టల్ శాఖ సహకారంతో ఈ వారోత్సవాల్లో స్టాంపుల ప్రదర్శన, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గెలుపొందిన వారికి ముగింపు వేడుకల్లో బహుమతులు అందిస్తామన్నారు. ఉత్తమ పోస్ట్‌మెన్‌కు సత్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ అల్లు సురేష్, లయన్స్ జోన్ ఛైర్మన్ నందమూరి రాజేష్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, భట్టిప్రోలు శ్రీనివాసరావు, గంటా సుందర్‌కుమార్, మట్టపూడి సత్యనారాయణ పాల్గొన్నారు.



సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపిపి దుర్గాభవాని

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ప్రజాశక్తి - వీరవాసరం

రాజకీయాలు అభివృద్ధికి బాసట కావాలని, నిరోధం కాకూడదని ఎంపిపి వీరవల్లి దుర్గాభవాని అన్నారు. మండలంలోని తోలేరు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులను సోమవారం ఎంపిపి దుర్గాభవాని ప్రారంభించారు. తోలేరు పంచాయతీ పరిధిలోని ఉత్తరపాలెంలో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తన ఎంపీ గ్రాంట్‌ను నుంచి రూ.పది లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపిపి ప్రారంభించారు. దాతలు నూకల వెంకటేశ్వరరావు రూ.రెండు లక్షలు, మరికొంత మంది దాతలు సమకూర్చిన రూ.మూడు లక్షలతో కలిపి తోలేరు శ్మశానంలో దహన సంస్కారాలు చేసేందుకు నిర్మించిన షెడ్డును ఎంపిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వేండ్ర లీలాకృష్ణ, ఉపసర్పంచి భోగిరెడ్డి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు వీరవల్లి చంద్రశేఖర్, నూకల ఆంజనేయులు, అడబాల వెంకట్రావు పాల్గొన్నారు.



విజయ ల్యాబ్ అధినేతను అభినందిస్తున్న ఎంఎల్ఎ రామనాయుడు

విజయ ల్యాబ్ అధినేతకు ఎంఎల్ఎ అభినందన

ప్రజాశక్తి - పాలకొల్లు

పాలకొల్లులో విజయ ల్యాబ్‌కు జిల్లాలో తొలిసారి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన లైసెన్స్ రావడం పట్ల ల్యాబ్ అధినేత కొమ్ముల మురళిని ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు అభినందించారు. ఈ మేరకు ల్యాబ్ పెథాలజిస్ట్ డాక్టర్ ప్రశాంతి, సిబ్బందిని సోమవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఐదు లక్షలకు పైగా ల్యాబ్‌లు ఉండగా కేవలం ఐదు వేల ల్యాబ్‌లు మాత్రం ఎన్ఎబిఎల్ గుర్తింపు పొందాయని, దానిలో పాలకొల్లు ఉండటం గర్వకారణమన్నారు. వెల్లూరు మెడికల్ కాలేజీ వారు పంపిన శ్యాంపిల్‌తో ఫలితం సరిపోతేనే ఈ సర్టిఫికెట్ ఇస్తారని చెప్పారు. వ్యాధులు పెరుగుతున్న ఈ వేళలో కచ్చితంగా వ్యాధి తెలిస్తేనే రోగ నివారణతో పాటు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. టిడిపి నేతలు పెచ్చెట్టి బాబు, జివి, రేపాక ప్రవీణ్, రావూరి వెంకట అప్పారావు పాల్గొన్నారు.

నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం

ప్రజాశక్తి - పాలకొల్లు

పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్టుకు పాలకొల్లు పట్టణానికి చెందిన శ్రీనివాస జ్యువెలర్స్ అధినేత గిరిజాల శ్రీనివాసరావు సోమవారం రూ.లక్ష విరాళం అందించారు. దేవస్థానం ఛైర్మన్ కోరాడ శ్రీనివాసరావు, ఇఒ యాళ్ల సూర్యనారాయణస్వామి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం, బాండ్‌పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, టివియుఆర్.శర్మ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

13న జగన్ననకు చెబుదాం

ప్రజాశక్తి - పెనుమంట్ర

స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఈ నెల 13వ తేదీన జగనన్నకు చెబుదాం మండల స్థాయి స్పందన కార్యక్రమానికి ప్రతి గ్రామంలోనూ ముందుగా టామ్ టామ్ వేయించాలని ఎంపిడిఒ పి.పద్మజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మండల ప్రజల వద్ద నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కరించనున్నట్లు తెలిపారు.

మా కుమారుడి నుంచి ప్రాణహాని ఉంది

రక్షించాలని ఎస్‌పికి వృద్ధ దంపతుల ఫిర్యాదు

ప్రజాశక్తి - భీమవరం రూరల్

తమ పెద్ద కుమారుడు కానిస్టేబుల్ మధుతో తమకు ప్రాణహాని ఉందని రిటైర్డ్ ఎఎస్‌ఐ పోదారి కొండలరావు, భాగ్యలక్ష్మి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎఎస్‌ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యానని, తనకు ముగ్గురు కుమారులు ఉన్నారని కొండలరావు తెలిపారు. స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న ద్రోణం రాజు వారి వీధిలో నివాసం ఉంటున్నామన్నారు. తమ పెద్ద కుమారుడు మధు తనకు రూ.కోటి ఆస్తి కావాలని తమను చిత్రహింసలు పెడుతున్నారన్నారు. మధు ఏలూరు జిల్లా దెందులూరులో నివాసం ఉంటున్నాడని, అతను ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. తన భార్య భాగ్యలక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో మధు వైద్యం



వృద్ధ దంపతులు

చేయిస్తానని, తన ఇంటికి దెందులూరు రావాలని పిలవడంతో వెళ్లామని, అయితే అక్కడ ఆర్‌ఎంపి డాక్టర్‌తో వైద్యం చేయించాడని చెప్పారు. తర్వాత తాము వెళ్లిపోతామని మధును అడగ్గా ఎక్కడికి వెళ్తారని, ఆస్తి అంత తనకు రాయాలని తమపై ఒత్తిడి తీసుకొచ్చాడని, తాము ఒప్పుకోకపోవడంతో ఇంట్లో బంధించి తనను, తన భార్యను కొట్టి చిత్రహింసలు పెట్టాడని, తాము స్థానికుల సాయంతో భీమవరం చేరుకుని భీమవరంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నామని తెలిపారు. మధు కొట్టిన దెబ్బలకే తన భార్య చేయి విరిగిపోయిందన్నారు. మోకాలు, భుజాలపై కొట్టడంతో నేను నడవలేకపోతున్నానని చెప్పారు. తమ కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేశామని, ఎస్‌పి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కి పంపించారని తెలిపారు. ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని, దెందులూరులో కేసు నమోదవుతుందని ఇక్కడ పోలీసులు చెప్పున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని పోలీసులు ఆసుపత్రికి పంపించారన్నారు. తనకున్న ఆస్తి తన ముగ్గురు కుమారులకు సమానంగానే తను ఇవ్వాలనుకుంటున్నానని, కాని తమ పెద్ద కుమారుడు ఎక్కువ ఆస్తి కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు.

వారణాసి రైలును నరసాపురం వరకు పొడిగించాలి

ప్రజాశక్తి - వీరవాసరం

ఇటీవల కాలంలో విశాఖపట్నం నుంచి వారణాసి వరకు వెళ్తున్న రైలును నరసాపురం వరకు పొడిగించాలని రైల్వే పాసింజర్స్ అసోసియేషన్ రైల్వే అధికారులను కోరింది. ఈ మేరకు రైలు పొడిగించాలని కోరుతూ లేఖ రాసినట్లు రైల్వే పాసింజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సబ్బారపు వెంకట్రావు సోమవారం తెలిపారు. గతంలో నరసాపురం వచ్చిన రైల్వే మేనేజర్ విజయవాడువారు నరసాపురం నుంచి వారణాసి వరకు రైలును నడుపుతామని ప్రకటించారన్నారు. కాని అది కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రస్తుతం ప్రజల అవసరాల రీత్యా అనేక ప్రాంతాల్లో రైళ్లను ఇతర ప్రాంతాలకు పొడిగించి నడుపుతున్నారన్నారు. ఇదే విధంగా ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖపట్నటం-వారణాసి రైలును కూడా నరసాపురం వరకు పొడిగించేందుకు ప్రజా ప్రతినిధులు, రైల్వే అధికారులు చొరవచూపాలని కోరుతున్నారు.

ఉపాధి హామీ పనుల ప్రణాళికపై 11న శిక్షణ

ప్రజాశక్తి - పెనుమంట్ర

మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన ఉపాధి హామీ చట్టానికి సంబంధించి నాలుగు మండలాల 2024-25పై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఒ పి.పద్మజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్తిలి, పెనుమంట్ర, పెంటపాడు, గణపవరం, తాడేపల్లిగూడెం మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఎపిఒలకు, ఇసిలకు, టిఎ, డిఎస్‌పిలకు క్లస్టర్ స్థాయిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్‌లో ప్రణాళికా ప్రక్రియ 2024-25పై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్‌టివి.రాజేశ్వరరావు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.వీరాస్వామి శిక్షణా సిబ్బంది పాల్గొని రానున్న ఆర్థిక సంవత్సరంలో చేయబోయే పనులకు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

స్ఫూర్తి ప్రతిభా పురస్కారాలు అందజేత

ప్రజాశక్తి - ఉండి

విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ది వారిలో పోటీతత్వాన్ని అలవర్చేందుకే స్ఫూర్తి సంస్థ ప్రతిభా పురస్కారాలను అందిస్తుందని ఎన్ఆర్‌పి అగ్రహారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముక్కు వెంకట సత్యనారాయణ అన్నారు. పాఠశాలలో ముక్కు వెంకట సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో గతేడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులకు స్ఫూర్తి ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముక్కు వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ పదో తరగతిలో ప్రతిభ కనబరచి పాఠశాల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానం సాధించిన తెలుగు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2 వేలు, రూ.1500 అందించినట్లు చెప్పారు. మండలంలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇంగ్లీష్



స్ఫూర్తి ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులు

మీడియం విద్యార్థిని ఎ.మేరీరత్నం, తెలుగు మీడియం విద్యార్థిని యు.హర్షిత, ఎన్ఆర్‌పి అగ్రహారం పాఠశాల విద్యార్థి కె.ఆగ్నేష్‌లకు ప్రోత్సాహక బహుమతిగా రూ.ఐదు వేలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ-1 బొల్లిపో జ్యోతి, ఎంఇఒ-2 బి.వినాయకుడు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణంరాజు, చక్రవర్తి, రవీంద్ర, రామలక్ష్మి, రత్నకుమార్, ఉపాధ్యాయులు సుబ్బరాజు, సునీల్‌కుమార్, చాముండేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ



ఉపకార వేతనాలు అందుకుంటున్న విద్యార్థులు

ప్రజాశక్తి - ఆకివీడు

ప్రతిఒక్కరూ కష్టంతో గాక ఇష్టంతో విద్యనభ్యసించి మంచి అభివృద్ధిలోకి రావాలని గ్రామ సర్పంచి స్వరాజ్యం విద్యార్థులకు సూచించారు. మండలంలో అయిభీమవరం గ్రామం కనుమూరి వెంకట నరసింహరాజు జిల్లా పరిషత్ హైస్కూలులో కొన్ని సంవత్సరాలుగా ఎస్‌సి విద్యార్థులకు కెనరా బ్యాంక్ విద్యా జ్యోతి పథకంలో భాగంగా అందిస్తున్న ఉపకార వేతనాలు సోమవారం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సర్పంచి సామ్రాజ్యం మాట్లాడారు. కెనరా బ్యాంక్ మేనేజర్ ఎవిఎస్.శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకాల గురించి వివరించారు. అనంతరం 6, 7 తరగతుల విద్యార్థులకు రూ.2500 చొప్పున 8, 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.ఐదు వేలు తరగతికి ఒక్కరికి ఉపకార వేతనాలు చేశారు.

చంద్రబాబు అరెస్టుపై కొనసాగిన నిరసనలు

ప్రజాశక్తి - పోడూరు

చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో మండలంలోని గుమ్మలూరులో సోమవారం సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సైకిల్ యాత్రలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, దొంగ సూర్య ప్రసాద్, రుద్రరాజు రవిరాజు, రమేష్‌రాజు, రుద్దరాజు సుబ్రహ్మణ్యం రాజు, పితాని సుర్యనారాయణ, కుక్కల దుర్గారావు, బొక్కా సూర్యనారాయణ, కడలి సత్యనారాయణ, కడలి నాగలక్ష్మి, గొల్ల మోహన్‌రావు పాల్గొన్నారు.

కాళ్ల : చంద్రబాబు అరెస్టుపై నిరసనగా టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆకివీడు నుంచి కాళ్లకూరు గ్రామం వరకు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఆకివీడు, కుప్పనపూడి, కోలనపల్లి, కాళ్ల, దొడ్డనపూడి, కాళ్లకూరు గ్రామాల మీదుగా స్వయంభూ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎంఎల్ఎ మంతెన రామరాజు కాళ్లకూరు శివాలయం నుంచి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం స్వయంభూ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంఎల్ఎ మంతెన రామరాజుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఆకివీడు, కాళ్ల మండలాల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జివి. నాగేశ్వరరావు, మాజీ సర్పంచులు అడ్డాల శివరామరాజు, వేణుగోపాలరావు, గణపతి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

భీమవరం రూరల్ :చంద్రబాబు అరెస్టుపై టిడిపి భీమవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. దీక్ష శిబిరం వద్ద మాజీ ఎంఎల్ఎ పులపర్తి రామాంజనేయులు, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్ సోమవారం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఇందుకురి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, వీరవాసరం మండల అధ్యక్ష, కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, దొంగ వెంకటే శ్వరరావు, కృష్ణవేణి, ఉప్పలపాటి లక్ష్మి పాల్గొన్నారు.

ఆచంట :చంద్రబాబు అరెస్టుపై నిరసనగా ఆచంటలో చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 27వ రోజు కొనసాగాయి. ఈ దీక్షను ఉద్దేశించి మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ఆరాచక పాలన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు గొడవర్తి శ్రీరాములు, తమ్మినీడి ప్రసాద్, మీరయ్య, బండి వరప్రసాద్, ఏడిద శ్రీనివాస్, సత్యనారాయణ, నేలపూడి రామ్మోహన్‌రావు, బాలాజీ, పవన్‌కుమార్, జోగి సత్యనారాయణ, దొంగ శ్రీను, ఆకుమర్తి మోహన్ పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం : చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి నేతలు కళ్లకు, చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. వైసిపి ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టి చట్టాన్ని, వ్యవస్థను మోసగిస్తున్న తీరుకు నిరసనగా గొర్రెల సూరన్న కాంప్లెక్స్ వద్ద టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్ కుటుంబ సభ్యులతో రిలే దీక్షలు నిర్వహించారు.

పాలకొల్లు : చంద్రబాబు అరెస్టుపై నిరసనగా పాలకొల్లులో టిడిపి నేతలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు సోమవారం 26వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు కర్నేన రోజారమణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పెచ్చెట్టి బాబు, జివి, శిడగం సతీష్, ద్రాక్షరామం పాల్గొన్నారు.

మొగల్తూరు : చంద్రబాబు అరెస్టుపై నిరసనగా టిడిపి నాయకులు పోస్ట్ కార్డులతో ప్రదర్శన చేశారు. మాజీ ఎంఎల్ఎ బండారు మాధవనాయుడు తలపెట్టిన పోస్ట్‌కార్డుల ఉద్యమంలో భాగంగా మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామంలో సోమవారం వినుకొండ కాశీ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు పోస్టు కార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ




తాడేపల్లిగూడెంలో...

కార్యక్రమంలో అందే నారాయణరావు, వినుకొండ ఏసురాజు, చల్ల బాల శ్రీను, నంబుల సత్తిపండు, రాంబాబు పాల్గొన్నారు.

ఉండి : ఉండి మాజీ ఎంఎల్ఎ వేటుకూరి వెంకట శివరామరాజు రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని సోమవారం కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటికి వస్తారని, ఆయన వెనుక టిడిపి కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారని, అధైర్య పడవద్దని చెప్పారు. జగన్ పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ ఛైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, మోపిదేవి నాగ శ్రీనివాసరావు, లంక ఎంపిటిసి మాజీ సభ్యులు నరసింహస్వామి, కిషోర్ పాల్గొన్నారు.

ఆకివీడు : చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ స్థానిక మండల కార్యాలయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి గుడికి టిడిపి నేతలు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ మంతెన రామరాజు టిడిపి మండల అధ్యక్షులు రామవరప్రసాద్, కార్యదర్శి నౌకోట్ల రామారావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంధం ఉమా సత్యనారాయణ, వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోంట్లా గణపతి, కె.సుజాత, కె.అరుణకుమారి, జనసేన జిల్లా కార్యదర్శి గవరలక్ష్మి, పట్టణ మహిళా అధ్యక్షురాలు భ్రమరాంబ, గవర అనిల్, ఎంపిటిసి సభ్యులు కోపెల్ల హనుమ పాల్గొన్నారు.

'ఆరోగ్య సురక్ష'ను వినియోగించుకోండి



పెనుమంట్రలో...

ప్రజాశక్తి - పెనుమంట్ర

ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతోనే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నెలమూరు సర్పంచి కుచ్చర్లపాటి మంగతాయారు అన్నారు. నెలమూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైసిపి గ్రామ అధ్యక్షుడు కుచ్చర్లపాటి వెంకట్రామరాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు ఎన్.లక్ష్మి, ఉప సర్పంచి కోయ మోహన్‌రావు, వైసిపి నాయకులు కె.వెంకటపతిరాజు, ఎన్.వెంకట్రామరాజు, గొట్టుముక్కల భాస్కర్‌రాజు, వార్డు సభ్యులు, వైద్యులు డాక్టర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

ఆచంట :సిఎం జగన్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారని ఆచంట సర్పంచి కోట సరోజిని వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక రామేశ్వరస్వామి కళ్యాణ మండపంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సర్పంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే వైద్య సేవలను మెరుగు పరచుగా మరో అడుగు ముందుకు వేసి జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యంపై సర్వే చేయించారని తెలిపారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని నిర్వహించి గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నరసింహప్రసాద్, డిటి సంధ్య, ఇఒపిఆర్‌డి మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి నరసింహరావు, వైద్యాధికారులు డి.జితేంద్ర, రామాంజనేయులు, వేణుబాబు, సత్యవతి, వైసిపి నాయకులు పిచ్చెట్టి సత్యనారాయణ, కోళ్ల రాజారావు, కుక్కల కిరణ్, వేమన అప్పారావు, దిగమర్తి కృష్ణమోహన్ పాల్గొన్నారు.

గణపవరం : ఆరోగ్యం విషయంలో ఎవరూ అశ్రద్ధ చేయవద్దని జగనన్న ఆరోగ్య సురక్ష ప్రత్యేక అధికారి కె.శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అర్ధవరంలో సోమవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య శిబిరాన్ని గ్రామ సర్పంచి గాతల సుజాత ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు బిపి, షుగర్ దీర్ఘకాలిక రోగాలు ఇతర అనారోగ్య రోగాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నట్లు చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 96 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి, తహశీల్దార్ పి.లక్ష్మి, పిహెచ్‌సి డాక్టర్లు పి.సంతోష్‌నాయుడు, కె.ప్రియాంక, ఎల్.నిహారిక, తాడేపల్లిగూడెం ప్రసూతి వైద్య నిపుణులు ఎం.దివ్యారెడ్డి, సిహెచ్ఒ జాలాది విల్సన్‌బాబు, పంచాయతీ కార్యదర్శి జె.రామకృష్ణుడు పాల్గొన్నారు.



ఆచంటలో...

శ్రీవాసవిలో ఘనంగా ఫ్రెషర్స్ డే

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

విద్యార్థుల విలువలతో కూడిన ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడి కాలేజీకి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని శ్రీవాసి జూనియర్, డిగ్రీ కళాశాల ఛైర్మన్ ఎన్‌వి.రమణరావు తెలిపారు. స్థానిక శ్రీవాసవి జూనియర్, డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ మండా బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. నాటికలు, డ్యాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ పాల్గొన్నారు.

9న ఆర్ఆర్‌డిఎస్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు

ప్రజాశక్తి - భీమవరం రూరల్

రాజా రామ్మోహన్ రాయ్ ద్వి శత జయంతి స్వర్ణోత్సవ వేడుకలు, ఆర్ఆర్ డిఎస్ కళాశాల 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వికెజె.ప్రశున్న తెలిపారు. గత నెలలో నిర్వహించాల్సిన వేడుకలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయని, నవంబర్ 9న అన్ని వర్గాల సహకారంతో స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెరుకువాడ రంగసాయి, ఇందుకూరి ప్రసాదరాజు, బిహెచ్.వెంకటపతిరాజు రాధాసారధులుగా తమ కళాశాల సిబ్బందితో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. వసుధ పౌండేషన్ రూ.10 వేలు కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు అందించారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నారని తెలిపారు. కమిటీ సభ్యులు రంగసాయి, ప్రసాద్ రాజు, వెంకటపతిరాజు మాట్లాడుతూ మూర్తిరాజు స్థాపించిన విద్యాసంస్థల్లో ఆర్ ఆర్ డిఎస్ డిగ్రీ కళాశాల ఒకటి అని తెలిపారు.

15 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

ప్రజాశక్తి - పాలకొల్లు

పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ కోరాడ శ్రీనివాస్, ఇఒ యాళ్ల సూర్యనారాయణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 15వ తేదీన ఉత్సవాలను వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ ప్రారంభిస్తారని తెలిపారు.

యడ్ల బజార్ వద్ద శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ కావలి శ్రీనివాస్, ఇఒ ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.